క్లుప్తంగా

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు



రామరాజులంక సదస్సులో పాల్గొన్న మహిళలు

మలికిపురం: మండలంలోని పలు గ్రామాల్లో ఆర్థిక అక్షరాస్యతపై మహిళలకు అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించారు. వీఓఏల ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లోని సభ్యులకు అవగాహన కల్పించారు. తూర్పుపాలెం, గొల్లపాలెం, లక్కవరం, చింతలమోరి, రామరాజులంక, మలికిపురం, గూడపల్లి, బట్టేలంక తదితర గ్రామాల్లో సదస్సులు జరిగాయి. ప్రధానంగా ఆర్థిక లావాదేవీల్లో మహిళలకు సరైన అవగాహన లేక, కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు సదస్సులను నిర్వహిస్తోంది.

విప్పర్తికి పార్టీ నేతల పరామర్శ



జెడ్పీ చైర్మన్ విప్పర్తి సోదరుడు రామారావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

పి.గన్నవరం: సోదర వియోగంతో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణు గోపాలరావును పి.గన్నవరం మండలం వై.కొత్తపల్లి గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం పరామర్శించారు. వేణుగోపాలరావు అన్న చిట్టిరామారావు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. ధవళేశ్వరంలోని విప్పర్తి నివాసం వద్ద చిట్టిరామారావు చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ నాయకులు యన్నపు పెద్ద, కత్తుల పెద్దిరాజు, చింతా సత్యనారాయణ, పుచ్చకాయల శ్రీనివాస్, జల్లి పెద్దిరాజు, తరపట్ల సింహాచలం, గోగి వెంకటరమణ, బద్దే ప్రకాష్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సాయం



బాధితురాలికి సాయం అందజేస్తున్న సంస్థ సభ్యులు

రావులపాలెం: క్యాన్సర్ బాధితురాలికి స్థానిక అక్షయ సేవా సంస్థ సభ్యులు బుధవారం రూ.13,500 ఆర్థిక సాయంగా అందజేశారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన నానవరపు సత్యవతి ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పేదరికంతో వైద్యం చేయించుకునే స్థోమత లేక సంస్థ సభ్యులను సాయం కోరారు. సంస్థ సభ్యులు జొన్నాడ గ్రామం వెళ్లి ఆర్థికసాయం అందించారు.

విద్యుత్ సరఫరాకు నేడు అంతరాయం

రావులపాలెం: విద్యుత్ లైన్ల మరమ్మతుల కోసం రావులపాడు గ్రామంలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు అమలాపురం ట్రాన్స్‌కో ఈఈ ఎం.రవికుమార్ బుధవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

మద్యం అనుకుని కలుపు మందు తాగి మృతి

అయినవిల్లి: నేదునూరు హనుమాన్‌తోక ప్రాంతానికి చెందిన జంగా నాగేశ్వరరావు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై వి.రాజేష్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు, అయినవిల్లి మండలం నేదునూరు హనుమాన్ తోకకు చెందిన జంగా నాగేశ్వరరావు (68) మంగళవారం సాయంత్రం మద్యం అనుకుని పొలాల్లో కలుపు నివారణకు వినియోగించే మందును సేవించాడు. అది గమనించిన అతని బంధువులు అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తడి రోడ్డుతో ఇబ్బందులు

అయినవిల్లి: అమలాపురం నుంచి నేదునూరు రోడ్డులో మట్టి ట్రాక్టర్లు తిరగడంతో బీటీ రోడ్డు వర్షానికి చిత్తడిగా మారింది. వాహన చోదకులు జారి పడి గాయాల పాలవుతున్నారు. నల్లచెరువు వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నేటి నుంచి దుర్గా మల్లేశ్వరుని కల్యాణం

కొత్తపేట: బొరుసువారి సావరం విజయ కనక దుర్గ అమ్మవారి ఆలయంలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. అలాగే 21, 22 తేదీల్లో పూజలు, హోమాలు, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.

రైతు గుండెపై పిడుగు

- వానా కాలంలో వెంటాడుతున్న మృత్యుపాశాలు
- ఏటా చనిపోతున్న కల్ప వృక్షాలు
- బీమాతో కొబ్బరి చెట్లకు రక్షణ
- సీడీబీ ద్వారా కూడా పరిహారం!



గూడపల్లిలో ఇటీవల పిడుగుపాటుకు చనిపోయిన కొబ్బరి చెట్లు

మలికిపురం: వానా కాలం వస్తుందంటే కొబ్బరి రైతు వెన్నులో వణుకు పుడుతుంది. ఎంతో కష్టపడి పెంచి, ఎనిమిదేళ్ల తర్వాత కాపునకు వచ్చిన కొబ్బరి చెట్లు పిడుగుపాటుకు అంతమవుతున్నాయి. కుటుంబానికి ఆసరాగా ఉంటాయనుకున్న కొబ్బరి చెట్లు కాస్తా కళ్లముందే పిడుగుపాటుకు మాడి మసైపోతుంటే.. నిస్సహాయంగా చూస్తుండడం మినహా ఏమీ చేయలేని దుస్థితిని తలుచుకుంటూ రైతులు కన్నీరుపెడుతున్నారు.

చెట్టే జీవనాధారం

కొబ్బరి చెట్లపైనే ఆధార పడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు నానాటికీ పెరుగుతున్నాయి. గత 20 ఏళ్లుగా కొద్దిపాటి భూమిలో నాలుగు కొబ్బరి మొక్కలు వేసి, ఏదోలా బతికేద్దామనుకునే సన్నకారు రైతుల సంఖ్య పెరిగింది. గడచిన 20 ఏళ్లలో కొబ్బరి తోటల సంఖ్య మూడింతలు అయింది. రాజోలు, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ప్రస్తుతం కొబ్బరి సాగు సుమారు 1.50 లక్షల ఎకరాల్లో జరుగుతుందని అంచనా. కొబ్బరి చెట్టుకు మాత్రం పిడుగు పాటు నుంచి రక్షణ కానరావడం లేదు. వాణిజ్య పంటగా భాసిల్లుతూ, ప్రభుత్వానికి కూడా ఆదాయం తీసుకొస్తున్న కొబ్బరి సాగు చేసే రైతులను ఆదుకోవడం కోసం పాలకులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

చనిపోవడానికి కారణాలెన్నో..!

ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వేసవి తీవ్రత తదితర కారణాలతో వేలాది కొబ్బరి చెట్లు ప్రతి ఏటా చనిపోతున్నాయి. వర్షా కాలంలో తుపాన్ల ధాటికి వేలాది చెట్లు చనిపోతుండగా, పిడుగుల ధాటికి కూడా వేల సంఖ్యలో చెట్లు అంతమవుతున్నాయి. సముద్ర తీరం వెంబడి గ్రామాల్లో ఏటా ఎండల ధాటికి అనేక కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. వివిధ రకాల తెగుళ్లతో కూడా చెట్లు చనిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని రకాల తెగుళ్లను కూడా కొబ్బరి పరిశోధనా సంస్థ అధికారులు సైతం నేటికీ గుర్తించ లేకపోయారు. ఇక ప్రతి వానా కాలంలో పిడుగులకు వందలాది కొబ్బరి చెట్లు మాడిపోతున్నాయి. తరచూ పడుతున్న పిడుగు పాటుకు చెట్లను రక్షించుకునే సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరడం లేదు.

ప్రశ్నార్థకంగా రైతు పరిస్థితి

అసలే నిలకడ లేని ధరతో సతమతమవుతున్న కొబ్బరి రైతులకు వరుసగా ఎదురవుతున్న నష్టాలు కలవర పెడుతున్నాయి. కనీసం కొబ్బరి చెట్టు కాపు దశకు చేరుకోవాలంటే ఎనిమిదేళ్లు పడుతుంది. అప్పటి వరకూ కంటికి రెప్పలా కాపాడి, ఎంతో పెట్టుబడి పెట్టి రైతులు వాటిని పెంచుతున్నారు. తీరా కాపు దశకు లేదా దిగుబడి వచ్చే సమయానికి చెట్టు చనిపోతుంటే ఆ రైతు పరిస్థితి ప్రశ్నార్థకమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కొబ్బరి తోటలకు రక్షణ ఇవ్వాలి



ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రధానంగా కొబ్బరి తోటలకు తీరని నష్టం కలుగుతుంది. పిడుగులకు చెట్లు మాడిపోతున్నాయి. అలాగే తుపాన్లకు చెట్లు పడిపోతున్నాయి. తెగుళ్లకు, ఎండలకు కూడా వేలాది కొబ్బరి చెట్లు నశిస్తున్నాయి. రైతులకు, చెట్లకు రక్షణ కల్పించాలి.

– ముదునూరి సత్యసీతారామరాజు, సీడీబీ మాజీ డైరెక్టర్, లక్కవరం

పరిహారం పొందవచ్చు



కొబ్బరి రైతులు వివిధ రూపాల్లో పరిహారం పొందవచ్చు. సీడీబీ ద్వారా చెట్టు వయస్సును బట్టి రూ.3 నుంచి రూ.5 ఏడాదికి ప్రీమియం కట్టాలి. రెండేళ్లకు కూడా కట్టవచ్చు. చెట్టు చనిపోతే పరిహారం ఇస్తాం. ఆర్ ఆర్ స్కీమ్ ద్వారా కూడా దెబ్బతిన్న చెట్లకు పరిహారం ఇస్తాం. చెట్టును తొలగించేందుకు రూ.వెయ్యి, కొత్త మొక్క వేసుకుని, పెంచుకునేందుకు ఎరువులు ఇస్తాం. స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించండి.

– ఎం.దిలీప్‌కుమార్, ఉద్యాన శాఖాధికారి, అమలాపురం సబ్ డివిజన్

హమ్మయ్యా.. వర్షం కురిసింది



అంబాజీపేటలో కురుస్తున్న భారీ వర్షం

అంబాజీపేట: గత రెండు వారాలుగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రకృతి ఒక్కసారిగా చల్లబడింది. వరుణ దేవుడు కరుణించి.. నీటి చుక్కలను విదిల్చాడు. బుధవారం ఉదయం అంబాజీపేటలో భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా సూర్యుడి భగభగలు చూసి ప్రజలు హడలిపోయారు. రోహిణీ కార్తెకు మించి చింత నిప్పులను తలపించేలా ఎండలు కాయడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురవడంతో చిన్నా, పెద్దా అందరూ హమ్మయ్యా.. అంటూ ఉపశమనం పొందారు. ఈ వర్షం కొబ్బరి తోటలకు, తొలకరి పంటలకు మేలు చేస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

ఎస్‌సీడీపై అవగాహన అవసరం



అంబాజీపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది

అంబాజీపేట: సికిల్ సెల్ డిసీజ్ (ఎస్‌సీడీ) అనేది వారసత్వంగా వచ్చే రక్తరుగ్మత అని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారి కేఎస్ శ్రీనివాస్ అన్నారు. అంబాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సీహెచ్ఓ బి.అప్పారావు అధ్యక్షతన ఎస్‌సీడీ దినం పురస్కరించుకుని అవగాహన ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి అనేది హిమోగ్లోబిన్ ప్రభావితం చేసే రుగ్మతల సమూహమన్నారు. హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో కీలకపాత్ర వహిస్తుందన్నారు. సాధారణ ఎర్ర రక్త కణాలతో పోలిస్తే, అవి కేవలం 10–20 రోజులు మాత్రమే జీవించి ఉంటాయన్నారు. సాధారణ ఎర్ర రక్త కణాలు 90–120 రోజుల వరకు జీవించి ఉంటాయన్నారు. దీని ఫలితంగా ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గి రక్తహీనతకు దారితీస్తుందని వివరించారు. ర్యాలీలో పీహెచ్ఎన్ రత్నకుమారి, హెచ్‌వీ శాంతకుమారి, ఎల్‌టీ రవితేజ, ఎంఎల్‌హెచ్‌పీ దీన, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఆలమూరు: తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని పెదపళ్ల, చొప్పెల్ల పీహెచ్‌సీ వైద్యాధికారులు పి.భవానీశంకర్, డి.సువర్చలాదేవి, డి.మల్లికార్జున్, డి.సాయికిషోర్ అన్నారు. ఆయా పీహెచ్‌సీ కార్యాలయాల్లో వలస కార్మికులతో ప్రత్యేక సమావేశం జరిగింది.

అయినవిల్లి: సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై వీరవెల్లిపాలెం పీహెచ్‌సీ వద్ద వైద్యాధికారి సౌజన్య అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పలువురికి రక్త పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ సలాది బుచ్చిరాజు, వైస్ ఎంపీపీ అడపా వెంకట నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేతో ఎస్సీ నేతల భేటీ



ఎమ్మెల్యే వరప్రసాదరావును కలిసిన ఎస్సీ సంక్షేమ సంఘ నాయకులు

మలికిపురం: నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావును నియోజకవర్గ స్థాయి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య నాయకులు బుధవారం ఇక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ ఎస్సీ సామాజిక సమస్యలను ఆయనకు వివరించారు. త్వరలో ఎస్సీ సామాజిక ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, రాజోలు నియోజకవర్గ ఎస్సీల సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. సంఘ సభ్యులు గడ్డం తులసీ భాస్కరరావు, బత్తుల లక్ష్మణరావు, చింత రాజబాబు తదితరులు ఉన్నారు

ప్రాధాన్య క్రమంలో సమస్యల పరిష్కారం

నియోజకవర్గంలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో పరిష్కరించి ముందుకు సాగుదామని ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు అన్నారు. మలికిపురంలో బుధవారం నియోజకవర్గ ఎన్డీఏ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన డీఈఓ

ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావును డీఈఓ కమల కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మలికిపురంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆమె వెంట ఎంఈఓలు ఎం.విజయశ్రీ, వైవీ సత్యనారాయణ, ఆర్. శేఖర్ తదితరులు ఉన్నారు.

విద్యుత్ పరికరాలపై నియంత్రణ ఉండాలి



సదస్సులో పాల్గొన్న విద్యార్థులతో ప్రభావతి

సఖినేటిపల్లి: పాఠశాలలు, గృహాల్లో విద్యుత్ పరికరాల వాడకాన్ని క్రమబద్ధీకరించుకోవాలని ఏపీ ఎస్జీసీ స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ జి.ప్రభావతి అన్నారు. ఇంధన శక్తి ఆదా అనే అంశంపై బుధవారం సఖినేటిపల్లిలంకలో విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీ ఎస్జీసీ, ఏపీ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఏడు రోజుల షెడ్యూల్‌లో భాగంగా ఆరో రోజు ఈ కార్యక్రమాన్ని ఆమె చేపట్టారు. సాధ్యమైనంత వరకూ ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల వాడకాలను క్రమబద్ధీకరించుకుని, బయటకు వెళ్లే క్రమంలో వాటిని స్విచాఫ్ చేయాలన్నారు. తద్వారా ఇంధన శక్తిని ఆదా చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడినవారవుతారన్నారు. సౌర శక్తిని వినియోగించడం కోసం సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంధనాన్ని పొదుపు చేయడంతో పాటు, కాలుష్యాన్ని నివారించడానికి వీలవుతుందని వివరించారు. విద్యా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

బడి ఈడు పిల్లల్ని స్కూళ్లలో చేర్చాలి



ఊడిమూడిలో సంచార జాతుల వారితో మాట్లాడుతున్న అధికారులు

పి.గన్నవరం: బడి ఈడు పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తహసీల్దార్ షేక్ హుస్సేన్, ఎంపీడీఓ సీహెచ్ త్రిశూలపాణి అన్నారు. నేను బడికి పోతా.. కార్యక్రమంపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సచివాలయ విద్యా సహాయకులు, విద్యా శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 12 వరకూ గ్రామాల్లో పర్యటించి బడి ఈడు పిల్లల్ని గుర్తించి, వారిని సమీపంలోని పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అనంతరం ఊడిమూడి ఏటిగట్టు దిగువన నివసిస్తున్న సంచార జాతుల వారితో మాట్లాడారు. వారి పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈఓలు కోన హెలీనా, సీహెచ్ వీరభద్రుడు, ఎస్ఎస్ఏ ఏఎల్ఎస్ఎల్ కోఆర్డినేటర్ డి.రమేష్ బాబు, ఏపీఓ ఎంఏకే భీమారావు, సీఆర్ఎంటీ ఆర్.రవీంద్ర, ఎస్.నాగేంద్రప్రసాద్, అరవింద్, జ్యోతి, వనిత, సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

మామిడికుదురు: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సారథ్యంలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరం గ్రామంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో చిట్టిబాబు కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ రాహుల్ పోరాట పటిమ స్ఫూర్తితో పని చేస్తే విజయం సాధిస్తామని చెప్పారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పి.గన్నవరం: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను పార్టీ మండల అధ్యక్షుడు చిట్టాల రామజోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎల్.గన్నవరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు అన్నాబత్తుల సత్యనారాయణ, పేరంటాల నాయుడు, కొండేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రావులపాలెం: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో రాహుల్ గాంధీ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు కొత్తపేట కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రౌతు ఈశ్వరరావు తెలిపారు, ప్రత్యేక ప్రతిభావంతుల హాస్టల్ వద్ద విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు.

ఆటపాటలతో చదువును నేర్పిద్దాం



చొప్పెల్లలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు

ఆలమూరు: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు ఆటపాటలతో చదువు నేర్పించడంతో పాటు, సరైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని కొత్తపేట ఐసీడీఎస్ సీడీపీఓ పి.శారద అన్నారు. మండలంలోని చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం గ్రామాల్లో బుధవారం చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు వై.అరుంధతి, బి.వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సీడీపీఓ శారద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐదేళ్ల లోపు చిన్నారులను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించేలా అంగన్‌వాడీలు కృషి చేయాలన్నారు. అనంతరం సీడీపీఓ శారద ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గత విద్యా సంవత్సరంలో చిన్నారులు నేర్చుకున్న ఆటపాటలు, విద్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం పంపిణీ జరుగుతున్న తీరు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు వినియోగించుకుంటున్న వైనాన్ని తెలుసుకున్నారు. ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని ఒకటో తరగతికి అర్హత పొందిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించి, ధ్రువపత్రాలను అందజేశారు.

రిజర్వాయర్లను పరిశీలించిన డీఎల్పీఓ



అంతర్వేదిపాలెం పంచాయతీ వద్ద ట్యాంకును పరిశీలిస్తున్న డీఎల్పీఓ

సఖినేటిపల్లి: మండలంలోని అప్పనరామునిలంక, సఖినేటిపల్లిలంక, అంతర్వేదిపాలెం పంచాయతీల్లోని మంచినీటి సరఫరా చేసే రిజర్వాయర్లను అమలాపురం డీఎల్పీఓ సి.బోధిరాజు బుధవారం పరిశీలించారు. ట్యాంకుల పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రమైన మంచినీటిని సరఫరా చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఎంపీడీఓ పీవీ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు కె.బులిసూరన్న, దాసరి సత్యనారాయణ, వైవీవీ కుమార్‌బాబు, సర్పంచ్ ఇందుకూరి సుబ్బరాజు, మాజీ సర్పంచ్ నల్లి సురేంద్ర పాల్గొన్నారు.

ముత్యాలమ్మ జాతర ప్రారంభం

పి.గన్నవరం: ముంగండ గ్రామంలో ఉన్న ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 30న అమ్మవారి తీర్థ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

చిన్నారులకు టీకాలు తప్పనిసరి



ఆలమూరు-3లో చిన్నారులకు టీకాలను అందజేస్తున్న వైద్యారోగ్య సిబ్బంది

ఆలమూరు: చిన్నారులకు నిర్ణీత సమయంలో విధిగా టీకాలు వేయించాలని చొప్పెల్ల, పెదపళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారులు పి.భవానీశంకర్, డి.సువర్చలాదేవి అన్నారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని సబ్ సెంటర్లతో పాటు, ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రిలో హెల్త్ సిబ్బంది బుధవారం చిన్నారులకు టీకాలను అందజేశారు. పెదపళ్ల, చింతలూరు, పెనికేరు, చొప్పెల్ల, చెముడులంక, మడికి, గుమ్మిలేరు, నర్సిపూడి గ్రామాల్లో చిన్నారులకు టీకాలు, బాలింతలకు, గర్భిణులకు ఇంజెక్షన్లను అందజేశారు. ధనుర్వాతం, కామెర్లు, క్షయ, పోలియో, డిఫ్తీరియా, కోరింత దగ్గు నివారణకు టీటీ, డీపీటీ, మీజిల్స్, పెంటావాలెంట్, ఎంఆర్, హైపటైటిస్ బీ వ్యాక్సిన్లను అందజేశారు. బాలింతలకు, గర్భిణులకు బలవర్ధక ఔషధాలను, యాంటీ బయోటిక్ మందులను అందజేశారు.

గోశాలకు పచ్చిగడ్డి వితరణ



అంతర్వేది గోశాలకు పచ్చి గడ్డిని వితరణ చేసిన దాతలతో ఆలయ సిబ్బంది

సఖినేటిపల్లి: అంతర్వేది దేవస్థానం పరిధిలోని గోశాలకు బుధవారం తణుకు మండలం వేల్పూరుకు చెందిన పలువురు దాతలు రూ.20 వేల విలువైన ట్రాక్టర్ పచ్చిగడ్డిని వితరణ చేశారు. ఆలయ సూపరింటెండెంట్ పి.విజయసారథి సమక్షంలో గోశాల సిబ్బందికి దీనిని అందజేశారు. దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాన్ని దేవస్థానం సిబ్బంది అందజేశారు.

నేడు కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర

రావులపాలెం: ఊబలంక గ్రామ దేవత కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరను గురువారం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. శుక్రవారం తీర్థ మహోత్సవం జరుగుతుందన్నారు.

22న జాబ్ మేళా

కొత్తపేట: విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.పెద్దిరాజు బుధవారం తెలిపారు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐటెక్ సాఫ్ట్‌వేర్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. మొత్తం ఖాళీలు 316 ఉన్నాయన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేస్తారని చెప్పారు. టెన్త్, ఇంటర్మీడియెట్, డిప్లమా, డిగ్రీ అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. అభ్యర్థులు విద్యార్హతల కాపీలతో ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరు కావాలన్నారు. వివరాలకు కళాశాల ప్లేస్‌మెంట్స్ అధికారి డా. జి.శ్రీనివాసులును 81798 24845లో సంప్రదించవచ్చని తెలిపారు.

యోగా ప్రొటోకాల్ శిక్షణ

అయినవిల్లి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నల్లచెరువు గ్రామంలో యోగా ప్రొటోకాల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో మండలంలోని 21 గ్రామాలకు చెందిన విద్యార్థులకు వివేకానంద కేంద్రం, రావి ఫౌండేషన్ సంయుక్త సౌజన్యంతో శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా జాతీయ యోగా మెడలిస్ట్ మోటూరి భైరవస్వామి, రావి ఫౌండేషన్ సెక్రటరీ పాలగుమ్మి వెంకటకృష్ణ, వివేకానంద కేంద్రం నిర్వాహకులు కన్యాకుమారి, యోగా శిక్షకులు కార్తీక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పిల్లలు బడిలోనే ఉండాలి

రావులపాలెం: బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలనే నినాదంతో రావులపాడు గ్రామంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. యూపీ స్కూల్ పాఠశాల విద్యాకమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

వాటర్ ట్యాంకులు శుభ్రం

కొత్తపేట: వానపల్లిలో వాటర్ ట్యాంకుల శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు పంచాయతీ సెక్రటరీ వీవీ రామన్ బుధవారం తెలిపారు. ట్యాంకులను బ్లీచింగ్‌తో శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు.

రోడ్డు నిర్మించాలంటూ ధర్నా



మామిడికుదురులో ధర్నా చేస్తున్న గ్రామస్తులు

మామిడికుదురు: కొర్లగుంట–మామిడికుదురు రోడ్డు అధ్వానంగా మారిందని, ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బుధవారం ధర్నా చేశారు. పాడైన రోడ్డు వద్దే వారు నిరసన తెలిపారు. ఇటీవల నిర్మించిన గ్రావెల్ రోడ్డు పూర్తిగా పాడైపోయిందని, ఈ రోడ్డుపై వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయి మడుగును తలపిస్తోందని చెప్పారు. దీంతో ప్రయాణికులు వాహనాలపై నుంచి జారి పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డుపై పెద్ద గోతులు ఏర్పడ్డాయని, అవి ప్రమాదకరంగా మారాయని వాపోయారు. ఈ రోడ్డు అధ్వాన స్థితిపై పలుమార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యమని ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి, పాడైన రోడ్డును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు రుద్రా శ్రీను, యింటి మహేంద్ర, పాయసం సత్తిబాబు, గణపతి, కోలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.